నాలాల ఆక్రమణ

- మురుగునీరు చేరి వ్యాపిస్తోన్న దుర్గంధం
- ఇబ్బంది పడుతున్న ప్రజలు

బోరబండ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): వర్షంనీరు సులువుగా ప్రవహించేందుకు వీలుగా రహ్మత్‌నగర్ ప్రాంతంలో నిర్మించిన నాలాలు పలుచోట్ల ఆక్రమణకు గురయ్యాయి. ఓపెన్ నాలాలు కుంచించుకుపోవడం, వాటికి మురుగునీటి కనెక్షన్లు ఇవ్వడం వల్ల పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. వాననీరు, మురుగునీరు ప్రవహించేందుకు ఇరుకు కాల్వలు అనువుగా లేనందున పలుచోట్ల మురుగునీరు రహదారులపై ప్రవహిస్తోంది. భారీ వర్షాలు కురిసిన సమయంలో మురుగునీరంతా ఇళ్లలోకి చేరడం ఈ ప్రాంతంలో సర్వసాధారణం. రహ్మత్‌నగర్ ప్రాంతంలో మురుగునీరు రహదారిపై ప్రవహించని వీధి లేదంటే అతిశయోక్తి కాదు. ప్రధాన రహదారితో పాటు అనేక వీధుల్లో నిత్యం మురుగునీరు రహదారులపై ప్రవహిస్తూనే ఉంటుంది. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు అవస్థ పడుతూనే ఉన్నారు. బంగారు మైసమ్మ ఆలయం వెనక వైపున ఉన్న పోలీస్ లైన్స్ ప్రహరీ నుంచి ఒక నాలా, ఎస్పీఆర్ హిల్స్ బస్తీలు, కార్మికనగర్ నుంచి నిమ్స్ మే సంస్థ ప్రహరీ ప్రాంగణం నుంచి ప్రవహించే మురుగునీటి నాలాలు మధురానగర్ పోలీస్‌స్టేషన్ సమీపంలో కలిసి చేపల మార్కెట్ మీదుగా కృష్ణకాంత్ పార్కు, మధురానగర్ కాలనీ, అమీర్‌పేట మైత్రీవనం కూడలి, బేగంపేట నుంచి హుస్సేన్‌సాగర్‌లో కలుస్తాయి. కాగా, పలు ప్రాంతాల్లో నాలాలు ఆక్రమణకు గురవడమే కాకుండా, పూడికతీత పనులు కూడా నిర్దీత కాలంలో జరగనందున ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నాలాలను కబ్జా చేసి నిర్మించిన ఇళ్లపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చేస్తున్న హెచ్చరికలు, మాటలు కాగితాలకే పరిమితం అవుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దశాబ్దాలుగా తాము పడుతున్న అవస్థను గుర్తించి సంబంధిత అధికారులు నాలాల ఆక్రమణలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.



రహ్మత్‌నగర్ ప్రాంతంలో నాలాను కబ్జా చేసి నిర్మించిన ఇళ్లు

లోతైన మ్యాన్‌హోళ్లు

మూతలపై రెడ్‌మార్క్‌తో అలర్ట్
- వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు
- ప్రతీ మూత వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డు

బంజారాహిల్స్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం మొదలైంది. జూలైలో రోడ్లను వరదనీరు ముంచెత్తనుంది. ఈ నీటిలో ప్రమాదకరంగా ఉండే లోతైన మ్యాన్‌హోళ్లు చూసుకోకుండా వెళ్లడం వల్ల గతంలో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈసారి ఎటువంటి ప్రమాదాలు జరకుండా చూడాలని జలమండలి భావిస్తోంది. వరదనీటిలో జలమండలి డ్రైనేజీ మ్యాన్‌హోల్ మూతలు తెరవకుండా ఇక్కడ లోతైన మ్యాన్ హోల్ ఉంది అంటూ హెచ్చరికలు జారీ చేస్తూ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జలమండలి వర్షాకాలానికి మూడు వారాల ముందే మేల్కొని లోతైన మ్యాన్‌హోళ్లను గుర్తించారు. అంతేగాకుండా వరదలు వచ్చినప్పుడు ఆ మ్యాన్‌హోల్ వద్ద జాగ్రత్తగా వెళ్లాలంటూ మూతలపై ఎర్రటి రంగు వేయడమే కాకుండా, అక్కడ ప్రమాదం పొంచి ఉంది అనే జాగ్రత్తలతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

- జలమండలి డివిజన్-6 పరిధి కిందికి వచ్చే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, యూసుఫ్‌గూడ, రహ్మత్‌గర్, ఎర్రగడ్డ, బోరబండ, వెంగళరావునగర్, అమీర్‌పేట, సనతనగర్ డివిజన్ల పరిధిలో ఒకటిన్నర మీటర్ల లోతు పైగా ఉన్న 1,400 మ్యాన్‌హోళ్లను అత్యంత లోతైనవిగా గుర్తించారు.
- మ్యాన్‌హోల్ మూతల కింద పొరపాటున ఎవరైనా కాలు వేసినా జారిపోకుండా బ్లూకలర్ సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఈ మ్యాన్‌హోల్ లోతైనవి అని తెలియజేసేందుకు మూతలపై ఎరుపు రంగు వేశారు.
- ఇప్పటికే 900కు పైగా మ్యాన్‌హోళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఎరుపు రంగు కలర్ కూడా వేయడం పూర్తి చేశారు.
- డివిజన్-6 పరిధిలో మొత్తం 33 వేల మ్యాన్‌హోళ్లు ఉండగా, ఇందులో 1,200 మాత్రమే లోతైనవి. అందుకే వీటి వద్ద జాగ్రత్తలు సూచిస్తున్నట్లు జలమండలి జీఎం హరిశంకర్ తెలిపారు.

మరి జీహెచ్ఎంసీ..

జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ పరిధిలో వరద నీరు వెళ్లే మ్యాన్ హోళ్లు వేలల్లో ఉన్నాయి. సంబంధిత అధికారులు మాత్రం సదరు మ్యాన్‌హోల్ వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్న సందర్భాలు లేవు. గతంలో వరదనీటితో పాటు నాలాల్లో కొట్టుకుపోయి పౌరులు మృతి చెందిన ఘటనలు వెలుగుచూసినా జీహెచ్ఎంసీ స్పందించకపోవడం గమనార్హం. జీహెచ్ఎంసీకి సంబంధించిన వరదనీటి మ్యాన్‌హోల్ లోతైనవి వేలల్లో ఉండగా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో సంబంధిత అధికారులకు కూడా తెలియని పరిస్థితి. వర్షాకాలం కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంలోనూ, అమలు చేయడంలోనూ జలమండలి ముందుండగా, జీహెచ్ఎంసీకి మాత్రం తీరుబాటు లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.



లోతైన మ్యాన్ హోల్ ఉందని తెలిసేలా ఎర్రటి రంగుతో కూడిన మూత ఏర్పాటు



హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన జలమండలి అధికారులు



గుర్తించిన మ్యాన్‌హోల్‌పై ఏర్పాటు చేసిన నీలిరంగు సేఫ్టీ గ్రిల్స్

ప్రమాదాలు నివారించేలా..

గతంలో వర్షాలు పడే సమయంలో నీటిని మళ్లించేందుకు చాలా ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లు తెరిచేవారు. ప్రమదవశాత్తు అక్కడ కాలు వేసి కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూతలపై రంగులు వేయడమే కాకుండా రెడ్ అలర్ట్ పేరిట సూచిన బోర్డులు సైతం ఏర్పాటు చేస్తున్నారు.



బోనాల పండుగను పురస్కరించుకొని ఆలయాల నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెక్కులను అందజేస్తున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు హబీబా సుల్తానా తదితరులు. బోరబండ, ఆంధ్రజ్యోతి

బోనాల ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

- ఎమ్మెల్యే కృష్ణారావు



బోనాల చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ మహేశ్వరి

బేగంపేట, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఆషాడ బోనాల ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్ ప్రాంతానికి చెందిన అమ్మవారి ఆలయాలకు బోనాల చెక్కులను ప్రకాశ్‌నగర్‌లోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరితో కలిసి ఆలయ నిర్వాహకులకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు టి.శ్రీహరి, బంగారు శ్రీనివాస్, విశాల్ సుధాం పాల్గొన్నారు.

సీఎం ప్రజావాణికి 281 దరఖాస్తులు

బేగంపేట, జూలై 11 (ఆంధ్రజ్యోతి): మహాత్మాజ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణికి 281 దరఖాస్తులు వచ్చాయి. సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి డా.చిన్నారెడ్డి, రాష్ట్ర నోడల్ అధికారి దివ్యదేవరాజన్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 67, రెవెన్యూ 58, విద్యుత్ 24, రేషన్‌కార్డులు 9, ఇందిరమ్మ ఇల్లు కోసం 44, ఇతర శాఖలకు సంబంధించి 78 దరఖాస్తులు వచ్చినట్లు దివ్యదేవరాజన్ తెలిపారు.

ఖైరతాబాద్ ఉప కమిషనర్‌గా జయంత్

ఖైరతాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్-17 ఉప కమిషనర్‌గా ఎస్.జయంత్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో బాధ్యతలు నిర్వహించిన జి.రజనీకాంత్‌రెడ్డి యూసుఫ్‌గూడ సర్కిల్‌కు బదిలీ అయ్యారు.

మెగా రక్తదాన శిబిరం

యూసుఫ్‌గూడ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని యూసుఫ్‌గూడలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 1వ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ పిలుపునిచ్చారు. నిమ్స్ ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో శుక్రవారం బెటాలియన్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. నిమ్స్ వైద్యులు అడిషనల్ ప్రొఫెసర్ డా.మురళీకృష్ణ, కోఆర్డినేటర్ జె.వెంకటరత్నం, బిడుగు శేఖర్, సీనియర్ టెక్నికల్ అధికారి ఎం.మల్లికార్జున, డా.రంజిత్, డా.కోమలితోపాటు సహాయక సిబ్బంది రక్త నమూనాలను సేకరించారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ నరేంద్రసింగ్, ఆర్ఐ రాజేష్, పోలీసులు పాల్గొన్నారు.

'ఉద్యోగంలోకి తీసుకోవాలి'

పంజాగుట్ట, జూలై 11 (ఆంధ్రజ్యోతి): టీజీఎస్ఆర్టీసీలో పనిచేస్తూ వివిధ కారణాలతో తొలగింపబడిన, సస్పెండ్ అయిన వారిని వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సస్పెండ్, తొలగింపబడిన ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పలువురు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

జర్మనీ టూర్‌కు జేఎన్‌టీయూ వీసీ, రిజిస్ట్రార్

హైదరాబాద్ సిటీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ ఉపకులపతి కిషన్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు జర్మనీకి వెళ్తున్నారు. రేపటి నుంచి 22 వరకు కొనసాగనున్న ఈ టూర్‌లో భాగంగా జేఎన్‌టీయూతో అవగాహనా ఒప్పందాలు(ఎంఓయూ) కుదుర్చుకున్న జర్మనీలోని కాసెల్, రౌట్లింగ్టన్ యూనివర్సిటీలను సందర్శిస్తారు. జేఎన్‌టీయూ నుంచి ఆయా యూనివర్సిటీలకు ఎంఓయూ(యూజీ, పీజీ) కోర్సులను అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక పరిస్థితులపై అక్కడి అధికారులతో చర్చించనున్నారు.

జాతీయ పురస్కారానికి ఎంపిక

బంజారాహిల్స్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జాతీయ పురస్కారానికి తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ రీజనల్ హెడ్ డాక్టర్ ఎస్.అరుణ్ కుమార్ ఎంపికయ్యారు. ఆగస్టు 7న ఢిల్లీలో నిర్వహించే 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జాతీయస్థాయి అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోనున్నారు. చేనేత కళాకారులు, చేనేత ఎగ్జిబిషన్ నిర్వాహకులు శుక్రవారం ఆయనను కలిసి అభినందించారు. అరుణ్ కుమార్ చేనేతకారులకు చేసిన సేవలను గుర్తు చేశారు.

పద్మకళ్యాణ్ ఆచార్య అభివందనం

మాదాపూర్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): మాదాపూర్‌లోని శిల్పారామం లో మూడు రోజులపాటు గురుపూర్ణిమ ఉత్సవాల సందర్భంగా శుక్రవారం గాయత్రీ స్కూల్ ఆఫ్ కూచిపూడి డాన్స్, సంచలన స్కూల్ అఫ్ డాన్స్, సమ్మోహన ఆర్ట్స్ అకాడమీ శిష్య ప్రశిష్యులు ప్రముఖ నాట్య గురువులు పద్మకళ్యాణ్ ఆచార్య అభివందనం కార్యక్రమాన్ని సమర్పించారు. శృంగార లహరి కీర్తన, మధుర మధుర, బాల కనకమయి, గణేశా పంచరత్న, దశావతారం, అష్టపది, మూషిక వాహన, వినరో భాగ్యము, మండూక శబ్దం, హిందోళ తిల్లాన అంశాలను జ్యోతిశేఖర్, కిరణ్మయి బోనాల, సంచలన, సమ్మోహన, మైథిలి, లహరి, ఉమామహేశ్వరి, రక్షిత, జానకి, తన్మయి, గాయత్రి, వైష్ణవి, హేమలత, లక్ష్మీప్రియ తదితర శిష్య ప్రశిష్యులు పద్మకళ్యాణ్ సత్కారం చేశారు.

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

పంజాగుట్ట, జూలై 11 (ఆంధ్రజ్యోతి): బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలో శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11కేవీ శిల్పారామం, నాక్‌గ్రౌండ్, ఏపీఐసీసీ-1,2, యూసుఫ్‌గూడ ప్రత్యేక పోలీస్ మొదటి బెటాలియన్, రహ్మత్ నగర్ బంగారు మైసమ్మ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మ ధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ మాదాపూర్, శిల్పావ్యాలీ, అన్నపూర్ణ స్టూడియో ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లోనూ విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.

గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలో..

గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ చరణ్‌సింగ్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11కేవీ ఎస్ ఆర్‌నగర్ ఐఏఎస్ క్వార్టర్స్ ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎస్ మక్తా ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.

జనాభా సిద్ధాంతాలపై విద్యార్థులకు అవగాహన

హైదరాబాద్ సిటీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): సనత్‌నగర్‌లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సామాజిక శాస్త్రవేత్త డబ్ల్యూజీ ప్రసన్నకుమార్, పర్యావరణ విద్య ప్రాజెక్ట్ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ జనాభా సిద్ధాంతాలు, అంతర్జాతీయ జనాభా దినోత్సవం ప్రాముఖ్యతలను వివరించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో వరుసగా భారత్ (144 కోట్లు), చైనా (142 కోట్లు), అమెరికా (34.70 కోట్లు), ఇండోనేసియా(28 కోట్లు), పాకిస్తాన్(24.20 కోట్లు), నైజీరియా (23.40కోట్లు) ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగరంలోని బీవీరాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కేజీరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, గవర్నమెంట్ డిగ్రీ, అవినాష్ కళాశాలల నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

జీఓ 282 ప్రతుల దహనం

బోరబండ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన రోజుకు 10 గంటల పని విధానానికి సంబంధించిన జీవో.282 ప్రతులను జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు బోరబండ బస్టాప్ వద్ద శుక్రవారం దహనం చేశారు. సీఐటీయూ జూబ్లీహిల్స్ జోన్ ఆధ్వర్యంలో బోరబండ బస్టాప్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకుడు టి.సాయిశేష గిరిరావు, సీఐటీయూ జూబ్లీహిల్స్ జోన్ కన్వీనర్ జాకటి స్వామి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు లేబర్ కోడ్‌లను ప్రవేశపెట్టిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులను ఇబ్బంది పెట్టేవిధంగా చట్టాలను చేస్తున్నదని విమర్శించారు. వెంటనే జీవో 282ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తులసీబాయి, సుశీల, అంజమ్మ, రుక్మిణి, నాగమణి, శిరీష, సునీత, రంగమ్మ, అనిత, శాంత, రేణుక, మల్లీశ్వరి, లింగం, ఉప్పలయ్య, పెంటయ్య, సికిందర్, భాస్కర్, దిలీప్, తులసీరామ్, నగేష్ పాల్గొన్నారు.



ప్రదర్శనలో ఉంచిన చిత్రాలు

తాజ్‌కృష్ణాలో 'ఆన్ ద గో' ప్రదర్శన

హైదరాబాద్ సిటీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): గ్యాలరీ జి సంస్థ పలు నగరాల్లో నిర్వహించ తలపెట్టిన 'ఆన్ ద గో' ప్రదర్శన తాజ్ కృష్ణా హోటల్‌లో శుక్రవారం రాత్రి ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన జూలై 13 వరకూ కొనసాగనుంది. దాదాపు 40 మంది ఆర్టిస్టుల చిత్రాలతో నిర్వహిస్తోన్న ఈ షోలో నగరానికి చెంది, అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ఎంఎఫ్ హుస్సేన్ లాంటి వారి చిత్రాలను సైతం ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా గ్యాలరీ జి వ్యవస్థాపకురాలు గీతాంజలి మాట్లాడుతూ తమదైన వైవిధ్యతతో అద్భుతమైన చిత్రాలను గీసిన వ్యక్తుల చిత్రాలను సైతం ఇక్కడ ప్రదర్శిస్తున్నామన్నారు. రెడ్డప్ప, శ్రీనివాసన్ వంటి వారి చిత్రాలతోపాటుగా ద డీసెంట్ ఆఫ్ గంగ అంటూ ఎస్ ఎం పండిట్ చిత్రించిన పెయింటింగ్ కూడా అందుబాటులో ఉంచామన్నారు. తాజ్‌కృష్ణాలో శుక్రవారం రాత్రి జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో 'ఆర్ట్ యాజ్ హిస్టరీ' అనే అంశంపై చరిత్రకారుడు మను ఎస్ పిళ్లై మాట్లాడారు.

'9 గంటలకు తరగతులు ప్రారంభించాలి'

పంజాగుట్ట, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలు, ప్రైవేట్ పాఠశాలల్లో తరగతులను ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ జనరల్ స్టూడెంట్ జేఏసీ ఓయూ, ఓయూ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. సమావేశంలో జేఏసీ నాయకులు రాజేష్ నాయక్, శ్రీశైలం, గంట మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

బేగంపేట, జూలై 11 (ఆంధ్రజ్యోతి): అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందాడు. బేగంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్యారడైజ్ సంతోష్ దాబాలో నగరంలోని తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ప్రభాకర్(50) 16 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. ఈనెల 10వ తేదీన ఉదయం 11.30 గంటల సమయంలో ఇంటి నుంచి దాబాకు బయలుదేరాడు. క్లాసిక్ గార్డెన్ రోడ్డులో వస్తున్న ఆయన సడన్‌గా రోడ్డుపై పడిపోయాడు. స్థానికులు అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రభాకర్ మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎక్కువ వడ్డీ ఆశ చూపి మోసం

పంజాగుట్ట, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ సంస్థలో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ వస్తుందని ఆశ చూపి రూ.32.50 లక్షలు తీసుకుని ఓ ప్రైవేట్ బ్యాంక్ మాజీ రిలేషన్ షిప్ మేనేజర్ ఓ వ్యక్తిని మోసం చేశాడు. ఈ ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు బ్యాంక్ మాజీ రిలేషన్‌షిప్ మేనేజర్‌తో పాటు ఆమె భర్త, అదే బ్యాంక్‌లో పనిచేస్తున్న మరో ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకతీయనగర్‌కు చెందిన ఎన్.ఆనంద్‌రెడ్డి యూఎన్ మిషన్‌లో పనిచేసేవాడు. అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 2023లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అతడికి మాసబ్ ట్యాంక్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. అదే బ్యాంక్ సోమాజిగూడ బ్రాంచిలో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పని చేస్తున్న సంచిత బెనర్జీ జూన్ 2023లో పరిచయం ఏర్పడింది. ప్రైవేట్ సంస్థలో పెట్టుబడి పెట్టితే అధిక వడ్డీ వస్తుందని ఆశ పెట్టింది. తన ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడం, ఉద్యోగం కూడా లేకపోవడంతో అతడు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించాడు. నెల వారీగా ఐదు శాతం వడ్డీ వస్తుందని చెప్పింది. ఆమె మాటలు నమ్మిన ఆనంద్‌రెడ్డి 2023 ఆగస్టు నుంచి అక్టోబరు వరకు పలు దఫాలుగా ఆమెకు రూ. 25 లక్షలు, తర్వాత మరో లక్ష రూపాయలు ఇచ్చాడు. అతడి పేరు మీద తాను పనిచేస్తున్న బ్యాంక్‌లో రూ.4.50 లక్షలు అప్పుగా తీసుకుంది. నెలకు రూ.11,184 చెల్లిస్తానని నమ్మబలికింది. ఆమె మాటలను అతడు పూర్తిగా నమ్మాడు. అలా మొత్తం అతడి వద్ద నుంచి 32.50 లక్షలు తీసుకుంది. ఎక్కడ పెట్టుబడి పెట్టారు. వాటికి సంబంధించిన కాగితాలు ఇవ్వాలని అడిగాడు. పలుమార్లు అడిగినా ఫలితం లేకుండా పోయింది. ఆమె ఎక్కడ డబ్బులు పెట్టుబడిగా పెట్టిందో పత్రాలు కూడా ఇవ్వలేదు. మూడు నెలలు మాత్రమే డబ్బులు చెల్లించింది. తర్వాత పలు మార్లు అతడు ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆనంద్‌రెడ్డి ఈనెల 4న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆమె, ఆమె భర్తతో పాటు ఆమె పనిచేసిన బ్యాంకులోని మరో ముగ్గురిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

300 పుస్తకాలు బహూకరణ



స్కూల్ బ్యాగులను పంపిణీ చేస్తున్న విజయారెడ్డి

ఖైరతాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): వాసవీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల లైబ్రరీకి దాతలు దాదాపు 300 పుస్తకాలను బహూకరించారు. అంశ్ ఫౌండేషన్ ద్వారా 'పుస్తకార్' అనే కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ సభ్యులు ఖైరతాబాద్ ఉప విద్యాశాఖాధికారి సామ్యూల్‌రాజ్, ప్రతినిధుల సమక్షంలో శుక్రవారం పుస్తకాలను బహూకరించారు. పాఠశాల ఇన్‌చార్జి పవన్, తదితరులు పాల్గొన్నారు. కాగా, పీజేఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు కార్పొరేటర్ విజయారెడ్డి స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.

15న టీసీఈఐ ఎక్సలెన్స్ అవార్డ్స్-2025



పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నిర్వాహకులు

బంజారాహిల్స్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ(టీసీఈఐ) 8వ ఎడిషన్ టీసీఈఐ ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2025 గ్రాండ్ ఫినాలేను ఈనెల 15న ఉస్మాన్‌సాగర్ రోడ్డులోని సవాయ కన్వెన్షన్‌లో నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను మాదాపూర్‌లోని హైటెక్స్‌లో టీసీఈఐ అధ్యక్షుడు బలరాంబాబు జనరల్ సెక్రటరీ రవి బూర, ట్రెజరర్ తౌఫిక్ మహ్మద్ ఖాన్, హిటెక్స్ బిజినెస్ హెడ్ శ్రీకాంత్‌తో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బలరాంబాబు మాట్లాడుతూ ఈ ఏడాది అవార్డ్స్‌కు 400కు పైగా నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు. వీటిలో 'పెర్ల్ ఆఫ్ హైదరాబాద్' కేటగిరీలో 80కు పైగా విభాగాలు, 'జెమ్ ఆఫ్ ఇండియా' కేటగిరీలో 15 విభాగాలు ఉన్నాయి. ఈ అవార్డ్స్ భారత ఈవెంట్స్ రంగం ఎంత వేగంగా విస్తరిస్తోందో, ఎంత వైవిధ్యంతో ఎదుగుతోందో చాటుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీసీఈఐ ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2025 కో-కన్వీనర్లు సుధాకర్ యరబాది, హరీష్‌రెడ్డి, వందన రాజా, శుభంకర్, నవీన్ కుమార్ పాల్గొన్నారు.

ఆగస్టు 23న బిగ్ ఫోక్ నైట్-2025

హైటెక్ సిటీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఆగస్టు 23న ఎల్బీ స్టేడియంలో ద బిగ్ ఫోక్ నైట్-2025 పేరుతో జానపద కళాకారులతో లైవ్ మ్యూజికల్ కాన్సెర్ట్ నిర్వహిస్తున్నట్టు ఎలిమెంటల్ మీడియా సీఈవో అజయ్‌రెడ్డి కొండా తెలిపారు. కార్యక్రమం పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ జానపదంలో ఇంకా మట్టి పరిమళం మిగిలి ఉందన్నారు. సమావేశంలో సుద్దాల అశోక్ తేజ, వందేమాతరం శ్రీనివాస్, సింగర్ మధుప్రియ, నల్గొండ గద్దర్, కనకవ్వ, వరంగల్ శ్రీనివాస్, రేలా జాన్, బోలే షావలి, మాట్ల తిరుపతి, రాము రాథోడ్, అరుణ్ రుక్సాజ్ తదితర కళాకారులు ఆటాపాటలతో అలరించారు.

ఘనంగా ఇందిరా మహిళా శక్తి వారోత్సవాలు

బోరబండ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రహ్మత్‌నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ ఇందిరా చౌక్ వద్ద ఇందిరా మహిళా శక్తి వారోత్సవాలు ఘనంగా జరిగాయి. జీహెచ్ఎంసీ సర్కిల్-19 ఉప కమిషనర్ జకీయా సుల్తానా, కార్పొరేటర్ సి.ఎన్.రెడ్డి మాట్లాడుతూ చరిత్రలో తరతరాలు గుర్తుపెట్టుకునేలా చెరగని ముద్ర వేసిన తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీని ప్రతీ మహిళ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్కిల్-19 ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటకిషన్‌రావు, మహిళలు, డివిజన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

బోనాలకు ముస్తాబవుతున్న ఆలయాలు

చిలకలగూడ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఆషాఢ బోనాలు పురస్కరించుకుని బోనాలు సమర్పించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపడుతున్నట్లు మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత తెలిపారు. మెట్టుగూడలోని పలు ఆలయాలు రంగులు వేసి, విద్యుత్ దీపాలతో అలంకరించి పరిసరాలను శుభ్రం చేశారు. ఫలహారం బండ్ల ఊరేగింపుకు ఆటంకం లేకుండా అడ్డువచ్చే చెట్ల కొమ్మలను తొలగించారు. డివిజన్ పరిధిలో శుక్రవారం కార్పొరేటర్ చెట్ల కొమ్మల తొలగింపు పనులను పర్యవేక్షించి అనంతరం మాట్లాడుతూ ఆదివారం డివిజన్ పరిధిలోని 12 ఆలయాల్లో బోనాలు సమర్పించడానికి వచ్చే భక్తులకు అన్ని సౌర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.


చెట్ల కొమ్మల తొలగింపును పర్యవేక్షిస్తున్న కార్పొరేటర్ సునీత

ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం

బౌద్ధనగర్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): బౌద్ధనగర్ డివిజన్‌లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కారిస్తున్నామని స్థానిక కార్పొరేటర్ కందిశైలజ తెలిపారు. శుక్రవారం బౌద్ధనగర్ రోడ్డునెంబర్-8లో జరుగుతున్న వరద నీటి కాలువ నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ ఏఈ లావణ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్థానికులకు ఇబ్బంది లేకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.


వరదనీటి కాలువ పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ కంది శైలజ తదితరులు


మార్కండేయనగర్ పార్కులో స్థానికులతో కలిసి మొక్కలను నాటుతున్న కార్పొరేటర్ సామల హేమ తదితరులు

మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడుకుందాం

బౌద్ధనగర్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడుకుందామని సీతాఫల్‌మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ తెలిపారు. వనమహోత్సవంలో భాగంగా శుక్రవారం మార్కండేయనగర్ బ్లాక్‌పార్కులో స్థానికులతో కలిసి మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పెంచాలని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్‌శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనిల్‌కుమార్, సర్కిల్ మేనేజర్ మహేశ్వరి, సూపర్‌వైజర్ సురేష్, నాయకులు కరాటేరాజు, నర్సింగరావు, శైలేందర్, రవీంద్రసాగర్, కృష్ణ ముదిరాజ్, అజీజ్, లలిత, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మైలార్‌గడ్డలో రోడ్లు మరమ్మత్తుల పనులను అధికారులతో కలిసి కార్పొరేటర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ కౌశిక్, సమన్వకర్త రాజుసుందరం తదితరులు పాల్గొన్నారు.


ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలో మహిళలకు అవార్డులను అందజేస్తున్న జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి

కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలి: డాక్టర్ వెంకటి

హైదరాబాద్ సిటీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): దంపతులు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని, కాన్పు, కాన్పుకు మధ్య వ్యవధి పాటించాలి, తాత్కాలిక పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి అన్నారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకను పురస్కరించుకొని సికింద్రాబాద్ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే తల్లి కావడం ఉత్తమమన్నారు. ఈ వేడుకలో కుటుంబ సంక్షేమం, ఇతర ఆరోగ్య కార్యక్రమాలపై ఉత్తమ సేవలందించిన వైద్యాధికారులకు, సిబ్బందికి అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఈట తుకారం, ఈట శ్రీధర్, ప్రోగ్రాం ఆఫీసర్స్, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్స్, జిల్లా మీడియా అధికారి జక్కుల రాములు, వైద్యులు ఒమర్ అలీలతో పాటు ఆరోగ్య సిబ్బంది , ఆశా కార్యకర్తలు , కిమ్స్ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, ఈశ్వరి బాయి కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు.

సమీపిస్తున్న ఆషాఢ బోనాలు

ఈ రోడ్లపై నడిచేదెలా! | పలు ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా రోడ్లు | గుంతలు పడిన రోడ్లతో నరకయాతన పడుతున్న ప్రజలు

అంతర్గత రోడ్లకు మరమ్మతులు..

బౌద్ధనగర్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): బౌద్ధనగర్ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా తయారవడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. గుంతలు పడిన రోడ్లపై ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆషాఢ బోనాల సందర్భంగా మహిళలు చెప్పులు లేకుండా నడుస్తూ పవిత్రంగా బోనాలను నెత్తి మీద పెట్టుకుని తీసుకువెళ్లాతారని, గుంతలు పడిన రోడ్లుతో ఇబ్బందులు పడతారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పలు మార్లు అధికారులకు దృష్టికి తీసుకువచ్చిన పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గుంతలు పడిన రోడ్లపై డ్రైనేజీ నీరు నిల్వ ఉంటుందని దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. వారాసిగూడ చౌరస్తా నుంచి కౌసర్ మసీదు మీదుగా ప్రధానరోడ్డుపై అనేక ద్విచక్ర వాహనాలు, కార్లు రాంనగర్‌కు వెళ్లుతుంటాయని మార్కండేయ ఆలయానికి కూతవేటు దూరంలో రోడ్లపై భారీ గుంతలు పడి ప్రమాదకరంగా మారాయని స్థానికులు తెలిపారు. బౌద్ధనగర్ కనక దుర్గ ఆలయం వెనుక రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని వాపోతున్నారు. బౌద్ధనగర్ నేతాజీ స్కూల్ నుంచి అంబర్‌నగర్ వెళ్లే రోడ్డును ఆరునెలల క్రితం తవ్వివేసి వదిలివేశారు. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రోడ్లను నిర్మించాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదు. అలాగే అంబానగర్‌లో రోడ్లు గుంతలు పడ్డాయని, మరికొన్ని చోట్ల రోడ్లను తవ్వి వదిలివేశారు. వారాసిగూడ చౌరస్తా నుంచి ముషీరాబాద్ మీదుగా ట్యాంక్‌బండ్, సచివాలయం, లక్డికపూల్ ఇతర ప్రాంతాలకు ఎంతోమంది వాహనాదారులు ఈ మార్గం నుంచి ప్రయాణిస్తుంటారు. వీరు గుంతలు పడిన రోడ్లపై వెళ్లుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రజలు, భక్తుల ఇబ్బందులను దృష్టితో పెట్టుకుని గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, తవ్వినరోడ్ల స్థానంలో నూతన రోడ్లను నిర్మించాలని స్థానికులు అధికారులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు.


అంబర్‌నగర్ వెళ్లే ప్రధాన మార్గంలో మార్కండేయనగర్ ఆలయం వద్ద గుంతలు పడిన రోడ్డు


న్యూఅశోకనగర్‌లో గుంతలు పడి అధ్వానంగా ఉన్న రోడ్డు

ఇబ్బందులు పడుతున్నాం



వారాసిగూడ-అంబర్‌నగర్ ప్రధాన రోడ్డుపై గుంతలు పడ్డాయి. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. రాత్రిళ్లు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే భయాందోళలకు గురైవుతున్నాం. వర్షాలు కురిసినప్పుడు వర్షపునీరు గుంతల్లో నిల్వ ఉండి ప్రమాదాల బారిన పడుతున్నాం. అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలి.

- మధు, బౌద్ధనగర్

మరమ్మతులు చేయిస్తాం



వివిధ ప్రాంతాల్లో గుంతలు పడిన రోడ్లకు మరమ్మత్తులు చేయిస్తామని, తవ్విన రోడ్ల స్థానంలో నూతన రోడ్ల నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని బౌద్ధనగర్ డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ తెలిపారు. అధికారులతో కలిసి గుంతలు పడిన రోడ్లను పరిశీలించి, యుద్ధప్రాతిపదికపై మరమ్మతులు చేయించేలా కృషిచేస్తా.

- కందిశైలజ, కార్పొరేటర్, బౌద్ధనగర్ డివిజన్

ఉజ్జయినీ బోనాలను కలిసిమెలిసి జరుపుకుందాం : తలసాని

సికింద్రాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఉజ్జయినీ మహాకాళి బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు సనత్‌నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం ఉజ్జయినీ మహాకాళి ఆలయ పరిసరాల్లో వివిధ శాఖల అధికారులతో పర్యటించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ బోనాల ఉత్సవాలను అందరం కలిసి మెలిసి గొప్పగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. 13న ఉదయం 3 గంటల నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని తెలిపారు. మాజీ కార్పొరేటర్లు అత్తెల్లి మల్లిఖార్జున్‌గౌడ్, అత్తెల్లి అరుణశ్రీనివాస్‌గౌడ్, ఆలయ కార్యనిర్వహణాధికారి గుత్తా మనోహర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ బేగంపేట్ సర్కిల్ ఉపకమిషనర్ డాకునాయక్, ఈఈ సుబ్రహ్మణ్యం, వాటర్ బోర్డు డీజీఎం ఆశిష్, సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్, నాయకులు కోషికె కిశోర్‌కుమార్, శ్రీహరి, ఆకుల హరికృష్ణ, ఆంజనేయులు, పబ్బా ప్రకాష్, సతీష్, విజయ్, గణేష్, మహేందర్, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు మేలు

పద్మారావునగర్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు అవసరమైన చికిత్సల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని సనత్‌నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్‌పేట్ డివిజన్ న్యూబోయగూడకు చెందిన అంతిక్ కొంత కాలంగా వెన్నెముక సమస్యతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షల అనంతరం శస్త్ర చికిత్సచేయాలని వైద్యులు సూచించారు. ఆర్థిక సమస్యల కారణంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే తలసానిని కలసి ఆపరేషన్ కోసం సహాయం చేయాలని కోరారు. తలసాని చొరవతో సీఎం సహాయ నిధి నుంచి రూ2 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది. ఆర్థిక సహాయ మంజూరు పత్రాన్ని తలసాని కుటుంబ సభ్యులకు అందజేశారు.లక్ష్మీపతి, అబ్బాస్‌లు పాల్గొన్నారు.


బాలరాజ్ యాదవ్‌ను సత్కరిస్తున్న టీజీ ఆర్టీసీ బీసీ ఎంప్లాయీస్ సంఘ్ సభ్యులు

అమ్మవారిని దర్శించుకున్న మాజీమంత్రి



ఆషాఢమాసం రెండో శుక్రవారం మినీజాతర సందర్భంగా సికింద్రాబాద్ శ్రీఉజ్జయినీ మహకాళి దేవాలయంలో అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్న మాజీమంత్రి, బీజేపీ జాతీయమండలి సభ్యుడు మర్రి శశిధర్‌రెడ్డి. వారితో పాటు మాజీ కార్పొరేటర్ వసంత యాదవ్, బీజేపీ నాయకులు వి.దయానంద్‌రావు, రమేష్, నర్సింగ్ యాదవ్, అంబాల ఈశ్వర్ బాబు, వంశీ కృష్ణ, చంద్రపాల్‌రెడ్డి, రఘునాథ్ గౌడ్, కెశ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

- రాంగోపాల్‌పేట్, ఆంధ్రజ్యోతి

కాంగ్రెస్ జాతీయ నాయకుల చిత్రపటాలకు క్షీరాభిషేకం

సికింద్రాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): చట్టాన్ని సవరించి, ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని బీసీలకు మంచి రోజులు వచ్చాయని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పాలక మండలి మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అన్నారు. 3వ వార్డు అన్నానగర్ చౌరస్తాలో టీపీసీసీ కార్యదర్శి ఎస్.రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మల్లిఖార్జున్‌ఖర్గే, రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిల చిత్రపటాలకు శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జంపన మాట్లాడుతూ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలతో ఈ రిజర్వేషన్లు అమలవుతాయని తెలిపారు. శ్యాంసన్ రాజు, బద్రీనాద్‌యాదవ్, మారుతిగౌడ్, అన్నానగర్ మురళి, మహేష్, నగేష్‌యాదవ్, బాబూరావు, సంతోష్ యాదవ్, మురళి ముదిరాజ్, గిరి, నాగరాజు పాల్గొన్నారు.

బోనాల ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

- ఎమ్మెల్యే కృష్ణారావు

బేగంపేట, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఆషాఢ బోనాల ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్ ప్రాంతానికి చెందిన అమ్మవారి ఆలయాలకు బోనాల చెక్కులను ప్రకాశ్‌నగర్‌లోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరితో కలిసి ఆలయ నిర్వాహకులకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు టి.శ్రీహరి, బంగారు శ్రీనివాస్, విశాల్ సుధాం పాల్గొన్నారు.

టీజీ ఆర్టీసీ బీసీ ఎంప్లాయీస్ సంఘ్ రీజినల్ గౌరవ అధ్యక్షుడి నియామకం

బౌద్ధనగర్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): టీజీ ఆర్టీసీ బీసీ ఎంప్లాయిస్ సంఘ్ రీజినల్ గౌరవ అధ్యక్షుడిగా సీతాఫల్‌మండికి చెందిన సాదం బాలరాజ్ యాదవ్ నియమితులయ్యారు. శుక్రవారం జూబ్లీ బస్‌స్టేషన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బీసీ ఉద్యోగుల సమావేశంలో ఆయనను రీజినల్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో బీసీ ఉద్యోగులతో పాటు, కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలువురు ఎంప్లాయిస్ బాలరాజ్ యాదవ్‌ను సత్కరించారు. ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్, గ్రేటర్ హైదరాబాద్ జోనల్ గౌరవ అధ్యక్షుడు గుర్రం పవన్‌కుమార్ గౌడ్, సభ్యులు రేణుక, సృజన, పాండు, రవీందర్, పవన్‌యాదవ్, కృష్ణ, మహేష్‌తో పాటు వివిధ డిపోల ఉద్యోగులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు అండగా కేంద్రం

బౌద్ధనగర్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రధాని అనేక పథకాలు ప్రవేశపెట్టారని బీజేపీ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్‌గౌడ్ అన్నారు. దివ్యాంగుల కోసం మోదీ నాయకత్వంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సారథ్యంలో శుక్రవారం నామాలగుండు బీఎస్ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన దివ్యాంగుల పరికరాల ఎంపిక శిబిరంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ శిబిరంలో సుమారు ఐదువందల మంది దివ్యాంగులు పాల్గొని వారికి కావాల్సిన కృత్రిమ పరికరాల కోసం దరఖాస్తులు చేసుకున్నారన్నారు. అర్హులను గుర్తించి వారికి త్వరలో పరికరాలను అందజేస్తామని తెలిపారు. అనంతరం ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి మాట్లాడుతూ దివ్యాంగులకు సహాయ సహకారాలను ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర వికలాంగుల విభాగం కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కన్వీనర్ కందాడి నాగేశ్వరరెడ్డి, నాయకులు కనకట్ల హరి, వెంకటేశ్ గౌడ్, ప్రభుగుప్తా, పోచయ్య యాదవ్, ఆకారం రమేష్, గణేశ్ ముదిరాజ్, శారదా మల్లేష్, మేకల కీర్తి, డివిజన్ అధ్యక్షులు ఈవీ నరేష్, సౌందర్య, అనూష, భానుమతి పాల్గొన్నారు


కృత్రిమ పరికరాల ఎంపిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్‌గౌడ్



వార్షికోత్సవ పూజలు

దేవాలయాలు ఆధ్యాత్మిక నిలయాలు అని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మినిస్టర్ రోడ్డులోని కట్ట మైసమ్మ దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజలకు హాజరయ్యారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ అతెల్లి మల్లిఖార్జున్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి, ఆకుల హరికృష్ణ ఆరీఫ్, నాని, ఆలయ నిర్వాహకులు మధు, స్వామి, పాండు, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

- రాంగోపాల్‌పేట్, ఆంధ్రజ్యోతి

మహిళ అదృశ్యం


రూప (ఫైల్)

బౌద్ధనగర్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఇంటి నుంచి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీతాఫల్‌మండి ఇందిరానగర్ కాలనీలో నివసించే బసవరాజుల రాజుకి, రూపకు పదమూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె, కుమారుడు పిల్లలున్నారు. సంవత్సరం క్రితం భర్తకు యాక్సిడెంట్ జరగటంతో భార్య, పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. జూన్ 15న భార్య, పిల్లలను భర్త రాజు ఇందిరానగర్‌కాలనీలోని ఇంటికి తీసుకువచ్చాడు. ఈ నెల 8న డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చిన భర్తకు భార్య కనిపించలేదు. పిల్లలను అడగటంతో మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిందని తెలిపారు. ఆమెకు మొబైల్ లేకపోవటంతో పలుచోట్ల గాలించినా ఫలితం లేదు. దీంతో గురువారం రాత్రి తన భార్య కనిపించటం లేదని భర్త రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య


చిక్కుడు కృష్ణ

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : ఆరోగ్యం సహకరించకపోవడంతో కొన్ని రోజులుగా పక్షవాతంతో బాధపడుతున్న ఓ వ్యక్తి తనకు తాను రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మనోహరాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. సికింద్రాబాద్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ పండరి తెలిపిన వివరాల ప్రకారం ముప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిక్కుడు కృష్ణ(40) కొంతకాలంగా అనారోగ్యంతో పాటు పక్షవాతంతో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెందిన కృష్ణ గురువారం మనోహరాబాద్ మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో ఎదురుగా వచ్చిన నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని రైల్వే పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



ఉజ్జయినీ మహాకాళి ఆలయం ఎదుట భక్తుల రద్దీ


ఆలయంలో అమ్మవారికి పూజలు చేసిన తలసాని సతీమణి


భక్తుల క్యూ

భక్తులతో కిటకిటలాడిన ఉజ్జయినీ మహాకాళి ఆలయం

సికింద్రాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. 13న జరిగే బోనాల జాతరకు ముందు వచ్చిన శుక్రవారం కావడంతో లష్కర్‌తోపాటు జంట నగరాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు బోనాలు, ఒడి బియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే అధికార, అనధికార ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఉజ్జయినీ మహాకాళి ఆలయ పరిసరాలు శుక్రవారం కళకళలాడాయి. భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది.


ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల అలంకరణ


బోనంతో వచ్చిన మహిళ


పోతరాజుల విన్యాసాలు